Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 2, no. 80

(Mar. 26, 1947)

బెజవాడ, 1947

Record no. 683

Prajāśakti

Vol. 2, no. 80

(Mar. 26, 1947)

Bejavāḍa, 1947

Record no. 683

Regd. No. 4486 | 4 పేజీలు అణా

ప్రజాశక్తి

కమ్యూనిస్టు దిన పత్రిక

సంపుటి 2] బెజవాడ 26—3—47 బుధవారం [సంచిక 80

8 వేలకు పైగా పనివారి సమ్మె

బొంబాయి ఎలక్ట్రిక్ సప్లయి కంపెనీలో

బొంబాయి, మార్చి 24

నిన్నటి పదిరేయివేళనుండి బొంబాయి ఎలక్ట్రిక్ సప్లయి అండ్ ట్రాంవేకంపెనీలో (బెస్టు అండ్ కో) 8,333 మంది కార్మికులు సమ్మె ప్రారంభించారు. ట్రాములన్నీ నిలిచి పోయినాయి. పట్టణంలో రహదారి అంతా స్తంభించి పోయింది.

జబ్బల్పూర్లో ఉపాధ్యాయులు సమ్మె విరమించారు

జబ్బల్పూర్, మార్చి 24

సి. పి. లోని ప్రాథమికోపాధ్యాయులు [illegible] సమ్మెను విరమించారు.

శిక్షితులయినవారందరినీ విడుదల చేయడానికి, [illegible] వేసిన జరిమానాలు రద్దుచేయడానికి, [illegible] ఉండడానికి సి. పి. ప్రభుత్వం అంగీకరించింది. [illegible] యుల నెవ్వరినీ శిక్షించబడదని స్థానిక [illegible] లిచ్చింది. ఫలితంగా ఉపాధ్యాయులు సమ్మె [illegible].

చిలకలూరిపేట పొగాకుకార్మికులపై పోలీస్ కాల్పులు

రౌడీల రాక్షస కృత్యాలు

ఇద్దరికి ప్రమాద పరిస్థితి
12 గురికి తీవ్రమైన గాయాలు

(మా విలేఖరి)

గుంటూరు, మార్చి 25

చిలకలూరిపేట పొగాకుకార్మికులు శాంతంగా పికెటింగు చేస్తుండగా నిన్న సబ్ఇన్‌స్పెక్టర్ రివాల్వరుతో కాల్పులు సాగించాడు. ఒక 60 ఏళ్ళ వృద్ధకార్మికునికి కంటిలో గుండు దూరిపోయింది. ఒక 19 ఏళ్ళ యువకునికి తొడలో గుండు దూరింది.

చిలకలూరిపేటలో నేషనల్ టుబాకో కంపెనీలో 1200 మంది కార్మికులు పని చేస్తూయున్నరు. ఇతర కంపెనీలకంటే ఈ కంపెనీలో 0-1-0 తక్కువగా కూలి యిస్తున్నారు. అందువలన లోగడ 14 వ తారీఖున కూలీలంతా ఇతర కంపెనీలవలెనే తమకు కూడా కూలి ఇవ్వాలని సమ్మెచేశారు. రెండు రోజుల సమ్మె అనంతరం యజమాని లొంగి వచ్చారు. 16 తారీఖున సమ్మెముగిసి కార్మికులు పనులలోకి వెళ్ళారు. కాని యజమానులు మాత్రం తమ వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదు. పైపెచ్చు మునుపటివారనే కుంటి సాకుతో 70 మంది కార్మికులను పనినుండి తొలగించారు. ఇది అన్యాయమని 70 మందిని పనిలో పెట్టుకొని సక్రమమైన కూలి ఇవ్వాలని కార్మికులంతా ఐక్యంగా నిలబడి అడిగారు. యజమానులు దుర్భాషలాడి కార్మికుల కోర్కెలు నిరాకరించారు.

రౌడీల దౌర్జన్యం

ఇక గత్యంతరంలేక 20—3—47 తారీఖున 1200 మంది కార్మికులు తమ న్యాయమయిన కోర్కెలకోసం సమ్మె ప్రారంభించారు. యజమానులు నయాన, భయాన కార్మికులను లొంగతీయాలని విశ్వప్రయత్నంచేసి విఫలులయ్యారు. సమ్మె విజయవంతంగా సాగుతుంది. ఈలోగా పోలీసులతో యజమానులు మంతనాలాడారు. కాంగ్రెసువాదినని చెప్పుకొనేవాడును రౌడీముఠాకు నాయకుడుఅయిన పమిడి శ్రీరాములును పిలిపించి గూడుపుఠాణి చేశారు. తత్ఫలితంగా 24-3-47 తేదీ ఉదయం 8-30 గంటలకు పమిడి శ్రీరాములు నాయకత్వంక్రింద కొంత మంది రౌడీలు దొంగకూలీలను వెంటబెట్టుకొని కంపెనీలో ప్రవేశించడానికి తయారయ్యారు. ఇది విని కార్మికులు కంపెనీ వద్దకు వచ్చి శాంతియుతంగా పికెటింగు ప్రారంభించారు. త్రాగిన మత్తులోవున్న రౌడీలు వడుకొనివున్న కార్మిక స్త్రీలను తొక్కుకుంటూ లోపల ప్రవేశించారు.

మరికొంతమంది రౌడీలు కర్రలతో పికెటింగు చేస్తున్నవారిని తీవ్రంగా కొట్టారు. కార్మికులు రెచ్చిపోకుండా మరింత పట్టుదలతో పికెటింగు ప్రారంభించారు. తమ కుట్ర విఫలమైనందున పోలీసు సబ్ఇన్‌స్పెక్టరు రౌడీలను ఉసికొల్పాడు. అదివరకే కూడబెట్టుకొనియున్న రాళ్ళను రౌడీలు పికెటర్లపై ప్రయోగించారు. దాదాపు 20 మంది కార్మికస్త్రీలకు బలమైన గాయాలు తగలాయి. గుడ్డలన్నీ రక్తంలో తడిసినవి. హఠాత్తుగా జరిగినదానికి పారిపోతున్న కార్మికులపై సబ్ఇన్‌స్పెక్టరు కంపెనీలోని ఆఫీసు రూములోనుండి రివాల్వరు వారిపై గురిపెట్టాడు.

రివాల్వరు కాల్పులు

నిరాయుధులైన కార్మికులపై రెండు రౌండ్లు పేల్చాడు. ఫలితంగా ఇద్దరు కార్మికులకు ప్రమాదకరమైన గాయాలు తగిలాయి. పేల్పూరు నరసింహం అనే 60 ఏండ్ల వృద్ధుకు కంటిలోగుండా రివాల్వరు గుండు పోయింది. అంబల చిన్నప్ప అనే 19 ఏండ్ల యువకునికి తొడలోగుండా గుండు దూసుకుపోయింది. వీరిద్దరు ఇప్పుడు గుంటూరు గవర్నమెంటు హాస్పటలులో అతి ప్రమాదమైన స్థితిలో యున్నారు. వీరుగాక రౌడీల రాళ్ళ దెబ్బలకు గురియై 12 గురు స్త్రీ కార్మికులు చిలకలూరిపేటలో చికిత్స పొందుతున్నారు. నిన్న సాయంత్రం డి. యస్. పి, డి. వై. యస్ పి; అర్. డి. వో. రిజర్వు పోలీసులతోవచ్చి విచారణ చేస్తూయున్నారు. పోలీసుల, రౌడీల దురాగతాలను ఒక కామ్రేడ్ ఫొటో తీశాడు. అది తెలిసి దుర్మార్గము ఎక్కడ బయటపడుతుందో అని దవ్వుల మల్హారావు బలవంతంగా కెమేరా లాక్కున్నాడు. పోలీసుల కాల్పులను, పమిడి శ్రీరాములు యొక్క దుర్మార్గాన్ని ప్రజలు అసహ్యించుకొంటున్నారు. కార్మికులు పట్టుదలతో సమ్మె కొనసాగిస్తూ యున్నారు. ప్రభుత్వం వెంటనే విచారణ కమిటీ వేసి కాల్పులకు కారకులైన అధికారులను శిక్షించాలని కార్మిక కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని కార్మికులు కోరుతున్నారు.

లాభాలపన్ను

కాంగ్రెసుపార్టీకి ప్రభుత్వానికి రాజీ

న్యూఢిల్లీ, మార్చి 25

నేడు కేంద్రశాసనసభలో అర్థికసభ్యుడు లియాకతాలీఖాన్ ఒక ప్రకటన చేశారు. లాభాలపన్ను, పెట్టుబడి పన్నులను గూర్చి కాంగ్రెస్ లీగులకు సమాధానం కుదిరిందని అయన ఇలా అన్నాడు.

"ఈ రెండు పన్నుల బిల్లులను గూర్చి వెలువడిన నివేదికలను, అసమ్మతి ప్రకటనలను ప్రభుత్వం జాగర్తగా పరిశీలించింది. ఈ బిల్లులపై ఈ సభలోని వివిధ వర్గాలకు విభిన్న దృక్పధాలున్నవని గ్రహించాము. అందరి ఆమోదాన్ని సంపాదించాలని ఈ క్రింది సవరణలకు అంగీకరిస్తున్నాము.

1. "వ్యాపార లాభాల బిల్లులో పన్ను వేయవలసిన మొత్తం కంపెనీలయితే పెట్టుబడిలో నూటికి అరువంతులు, మిగత సంస్థలకు 5¼ వంతులు అని ఉన్నది. దానిని ఆరు వంతులకు చేయడానికి అంగీకరించాము.

2. "పన్ను రేటు నూటికి 25 వంతులు కాకుండా, నూటికి 16⅔ వంతులు వేయడానికి అంగీకరించాము. ఈ విషయంలో సభ్యులు సవరణలు తెస్తే ప్రభుత్వం అంగీకరిస్తుంది.

3. పెట్టుబడి లాభాల పన్ను విషయంలో వ్యక్తిగత ఆస్తిని మినహాయించడానికి ప్రభుత్వం అంగీకరిస్తుంది.

కాంగ్రెసు ప్రభుత్వపు వస్త్రవిధానంలో మార్పు చేయబడుతుందట

మద్రాస్, మార్చి 24

నూతన మంత్రివర్గ నిర్మాణంలో ప్రముఖ పాత్రవహించిన ఒక కాంగ్రెస్ నాయకుడు నూతన మంత్రివర్గం ప్రకాశంగారి వస్త్ర విధానంలో మార్పుతెస్తారని అసోసియేటెడ్ ప్రెస్ విలేఖరితో చెప్పారు. మిగిలిన విషయాలలో నూతన మంత్రివర్గం ప్రకాశంగారి పంథానే అనుసరిస్తుందట.

ఖైదీలైన కార్మికనాయకుల్ని రాజకీయ ఖైదీలుగా పరిగణించాలి

ఎస్. ఐ. ఆర్. యూనియన్ కార్యదర్శి ప్రకటన

గోల్డెన్‌రాక్, మార్చి 24

ఎస్. ఐ. రైల్వే లేబర్ యూనియన్ అక్టింగ్ కార్యదర్శి ఈ విధంగా ప్రకటిస్తున్నారు:

"ఎస్. ఐ. రైల్వే లేబరు యూనియను కామ్రేడ్ కె. అనందనంబియార్, గోల్డెన్‌రాక్ బ్రాంచి యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు కామ్రేడ్సు ఎ. ఇస్మాయిల్‌ఖాన్, టి. ఎన్. పరమేశ్వరన్ నాయర్‌గార్లు, కేంద్రకార్యవర్గ సభ్యులు అర్. జి. మరియప్పన్‌గారు సె. 144 అజ్ఞలను ధిక్కరించారనే నేరం మోపి 6 నెలలు శిక్ష విధించారు. వీరందరినీ "సి" క్లాసులోవుంచి, చాల అమానుషంగా చూస్తున్నారు.

"కాంగ్రెస్ మంత్రులు అధికారంలో వుండగా ప్రజానాయకులు ఈ విధంగా అమానుష హింసల పాల్పడవలసి వుండడాన్ని ప్రజలు సహించరాదు. వారందరినీ రాజకీయ ఖైదీలుగా పరిగణించి రాజకీయ ఖైదీలకిచ్చే సౌకర్యాలన్నీ ఇవ్వాలని అందోళనచేయాలి."

ఆనందనంబియార్‌ను అసెంబ్లీకి రప్పించాలి

గోల్డెన్‌రాక్ మహిళాసంఘం ఆందోళన

గోల్డెన్‌రాక్, మార్చి 22

తిరుచునాపల్లి జైలులో నిర్బంధింపబడియున్న కామ్రేడ్ కె. అనందనంబియార్ ఎమ్. ఎల్. ఏ కు ఎసెంబ్లీచర్చలలో పాల్గొనే అవకాశం ఇవ్వాలంటూ మద్రాసు ప్రధానికి గోల్డెన్‌రాక్ మహిళామండలి పెద్ద మహజరును పంపించారు.

స్వతంత్ర పోరాటాన్ని చేతులు కలిపి సాగిద్దాం

వివిధదేశ ప్రతినిధుల వీర నినాదం

సోవియట్ ప్రజల సానుభూతి సందేశాలు

అఖిలాశియా మహాసభలో ఉపన్యాసాలు

న్యూఢిల్లీ, మార్చి 24

అఖిలాశియా మహాసభ ప్రాథమిక సమావేశం నిన్న, ఈరోజుతో ముగిసింది. ఇకమీద ఈ క్రింది ఉపసంఘాలుగా ఏర్పడి ప్రతినిధులు ఆయా సమస్యలను చర్చిస్తారు. (1) జాతీయోద్యమాల సంఘం, (2) వలస జాతి సమస్యల సంఘం, (3) ఆర్థిక, సాంఘిక కార్య సంఘం, (4) సభ్యతా సమస్యల సంఘం, (5) మహిళా సమస్యల సంఘం.

ఈ రోజు సమావేశంలో తొలుత నిన్న మాట్లాడినవారు కాక మిగిలిన దేశాల ప్రతినిధులు మాట్లాడారు. ఆఖరున నెహ్రూ సింహావలోకనంతో ప్రాథమిక సమావేశం ముగిసింది.

చర్చా వివరాలు

ఈజిప్టు ప్రతినిధి మిస్ కరీమా సయ్యద్ ఇలా సందేశమిచ్చింది: "ఈజిప్టు, ఇండియాలు జాతీయ వాంఛలలోను, బాధలలోను చాల సన్నిహితమైనవి. ఈ రెండుదేశాలు ఒకరిప్రక్క నొకరు నిలిచి స్వతంత్రంకోసం పోరాడారు. యుద్ధసమయంలో తమ భూభాగాన్ని మిత్రరాజ్యాల ఉపయోగానికి అర్పించాము. చిన్న పెద్దదేశాల స్వతంత్రానికై యుద్ధం సాగుతున్నదనే ఉద్దేశంతో మిత్రరాజ్యాలకు సాయపడ్డాము.

కలిసి స్వతంత్ర పోరాటం సాగింతాం

"ఆ రోజుల్లో ప్రాచ్యదేశ సహకారాన్ని బ్రిటిష్‌వారు చాల అభినందించారు. కాని వారిప్పుడలా మాట్లాడడంలేదు. ఈజిప్టులోను మిగతచోట్లను అనైక్యతను, అంతర్యుద్ధాన్ని రెచ్చగొడుతున్నారు. ఐక్యత ఎంత అవసరమో ఆశియా ప్రజలు గ్రహించుకోవాలి. సామ్రాజ్య వ్యతిరేక పోరాటంలో ఆశియా ప్రజలతో చేయి చేయి గలిపేందుకు ఈజిప్టు ప్రజలు సిద్ధంగా ఉన్నారు.

పరస్పర స్నేహ సద్భావాలు అవసరం

జార్జియన్ (సోవియట్) రిపబ్లిక్ ప్రతినిధి కుప్రాడ్జె ఇలా ఉపన్యసించాడు:

"ఆశియాప్రజల జాతీయసభ్యతా సమస్యలను ఈ మహాసభ చర్చించాలి. ఈ చర్చలు వివిధ దేశ ప్రతినిధుల స్నేహ సద్భావాలకు మూలం కావాలి. ఈ స్నేహం, పరస్పరసద్భావం భవిష్యత్తులో ఆశియా ప్రజల ప్రజాతంత్ర సమస్యాపరిష్కారానికి పనికివస్తుంది. ఆయాదేశ జాతీయజీవన నిర్మాణప్రయత్నానికి సాయపడుతుంది.

"ఈ సమావేశంలో ఏర్పడిన [illegible] ఆశియాప్రజల సఖ్యత మరింత దృఢంగా చిరస్థాయిగా నిలవగలదని ఆశిస్తున్నాము."

విప్లవానంతరం కాజికిస్థాన్ పునరుజ్జీవనం

సోవియట్ కాజికిస్థాన్ ప్రతినిధి [illegible] ఇలా మాట్లాడాడు:

"అక్టోబర్ విప్లవం రష్యాప్రజలందరిని ఏకీభవింపజేసింది. మాదేశం పునరుజ్జీవనం పొంది సౌభాగ్యవంతమైనది. [illegible] జారుపాలనలో మాకు పరిశ్రమలులేవు. అవంఛ్యాకప్రజలు నిరక్షరాస్యులుగా ఉండేవారు. నేడు పారిశ్రామికంగా మాదేశం అభివృద్ధిచెందింది. ఎన్నో విద్యాసంస్థలు, పరిశోధనాగారాలు వెలసినవి.

"ఈ సమావేశం అంతర్జాతీయ శాంతి, సఖ్యతలకై పనిచేయాలి. అందులో సఫలకృతార్థం కావాలని మా దేశ ప్రజలు అభిలషిస్తున్నారు."

సోవియట్ మహిళాలోకంలో నూతన చైతన్యం

తాజిక్ రిపబ్లిక్ (సోవియట్) ప్రతినిధి ఇలా ప్రసంగించింది:

"సోవియట్ యూనియన్‌లోని ఇతర జాతి ప్రజల సహాయ సంపత్తితో తాజిక్ ప్రజలు, ముఖ్యంగా తాజిక్ స్త్రీలు వివిధ జీవిత రంగాలలో చాల అభివృద్ధిచెందారు. నేడు ఇతర సోవియట్ స్త్రీలతోబాటు తాజిక్ స్త్రీలు జాతీయ పునరుజ్జీవన కార్యక్రమంలో స్వేచ్ఛగాపాల్గొంటున్నారు. అందుకు చక్కని అవకాశాలు మాకు చిక్కినవి.

"ఆశియా ప్రజల అభ్యుదయకర ఉద్యమాలకు తాజిక్ ప్రజలు సంపూర్ణ సానుభూతిని చూపుతున్నారు. మీ స్వాతంత్ర్య సౌఖ్యాలను ఆశిస్తున్నారు."

భారత ప్రజలపై సోవియట్ అభిమానం

ఉజ్బెకిస్థాన్ (సోవియట్) ప్రతినిధివర్గం తమ ప్రజల శుభాకాంక్షలను తెలిపింతర్వాత సోవియట్ ఉజ్బెకిస్థాన్ ప్రతినిధివర్గ నాయకుడు తమ దేశీయ దుస్తులను నెహ్రూకు బహూకరించాడు. తర్వాత ఉజ్బెకిస్థాన్ ప్రతినిధి ఇలా మాట్లాడాడు:

"భారత ప్రజలు, ఉజ్బెకిస్థాన్ ప్రజలు ప్రపంచచరిత్రలో చాల ప్రాచీనులు. ఈ రెండుదేశాల సభ్యతను చూపే నిదర్శనలు చరిత్రలో చాలఉన్నవి. తొలినుంచీ భారత ప్రజలయెడలను, భారత సభ్యతయెడలను ఉజ్బెకిస్థాన్ ప్రజలు సానుభూతి సద్భావాలను చూపుతున్నారు." (మిగతా 4వ పేజీలో)

Microfilmed from photocopy

Roja Muthiah Research Library, 3rd Cross Road, C P T Campus, Taramani, Chennai - 600 113, India.

ప్రజాశక్తి
1947 మార్చి 26 : బుధవారం

రతాంగ హక్కులను రక్షించాలి

కాంగ్రెసు మంత్రుల హయాంలో డిటెన్యూలకు సౌకర్యాల లోపం

కార్మిక, కర్షక పోరాటాలలో శిక్షింపబడినవారు రాజకీయ ఖైదీలుగా చూడబడాలి

బెజవాడ, మార్చి 18

వెల్లూరు జైలునుండి మార్చి 17న విడుదలై వచ్చిన కామ్రేడ్ టి. వి. చల ... కుట్టించిన "బి" క్లాసు డ్రెస్సు ఇస్తున్నారు. (అదికూడ ఇంతవరకూ పూర్తిగా డిటెన్యూలకందరకూ అందలేదు)

పత్రికలు, పుస్తకాలు

భోజనం

బట్టలు

ఇతర సౌకర్యాలు

... మీద వారంటు పెట్టినారు. 80 సంవత్సరముల వయస్సుగల వృద్ధ కాంగ్రెసువాది యగు కనగాల సుబ్బయ్యగారిని అరెస్టు చేసినారు. పక్షవాతంతో నానా బాధలు పడుతున్న కనగాల సుబ్బయ్యగారి కుమారుని జైలులో కుక్కారు. రైతులను నాశనము గావించుటకు గ్రామములో ఈ చట్టం ఉపయోగపడుచున్నది. గ్రామములలో గొర్లను ఊపదీసే దిక్కులేకుండా పోయినది. స్త్రీలు, బాలురు సహితం బయటికి వచ్చుటకు భయపడుచున్నారు. జమీందారీ ఏజంట్ల నిరంకుశత్వం చాలా యెక్కువగా ఉన్నది. మద్రాసు శాంతి రక్షణ చట్టము జమీందారీ వ్యతిరేక పోరాటములను నాశనం కావించుటకు ఉపయోగపడితే కాంగ్రెసు యువకులు, విద్యార్థులుకూడ జైలులోనికి వెళ్ళుటకు సంసిద్ధులుగా నున్నారని మంత్రి వర్గాన్ని హెచ్చరిస్తున్నాం.

'శాంతి రక్షణ' చట్టం క్రింద చల్లపల్లి ఎస్టేటులో ప్రజల బాధలు

విద్యార్థికాంగ్రెస్ నాయకుల హెచ్చరిక

అవనిగడ్డ, మార్చి 18

కృష్ణాజిల్లా విద్యార్థి కాంగ్రెసు ప్రచార కార్యదర్శి తోమాటి డాంకో ఈశ్వరరావు, అవనిగడ్డ విద్యార్థి కాంగ్రెసు అధ్యక్షులు ... లను వదలావుల గురిచేశారు. ... ప్రజల ఓట్లచే ఎన్నుకున్న ప్రభుత్వం సిగ్గువిడిచి సమర్థించింది ప్రజాసేవకులపై ... ఆర్డినెన్సు ప్రయోగింపబడింది. ... తాలూకాలో ప్రతి రైతుసేవకునిపైనా ...

ప్రజల స్వాతంత్ర్యం పునరుద్ధరించాలి

చినకళ్ళేపల్లి, మార్చి 19

దివితాలూకా చినకళ్ళేపల్లి వాస్తవ్యులు, వయోవృద్ధులు అయిన గుత్తికొండఅబ్బయ్యగారు ఇలా వ్రాస్తున్నారు:

నేను 75 ఏండ్ల ముసలిని. నాకు 1927 నుంచియు రాజకీయములతో పరిచయమున్నది. ఆ రోజులలో చెరుకువాడ నరసింహంపంతులుగారు, కొండా వెంకటప్పయ్య ... ప్రతినిత్యమును రాట్నసేవచేయుచు ఖద్దరునే కట్టుచు కాలం గడుపుతున్నాము. నేను 1930 లోను, 42 లోను జైలుకువెళ్ళి వచ్చినాను. 42 లో జాతీయ నాయకులైన మీ అందరి విడుదలకొరకును ఆందోళన చేసినందులకుగాను నన్ను అరెస్టు చేసిరి. నా భార్యయైన సీతమ్మ 1930 లో ఒక సంవత్సరము జైలుజీవితము గడిపినది.

విదేశవస్తు బహిష్కరణ వుద్యమములో తీవ్రకృషి సల్పినాము. వుప్పుసత్యాగ్రహం రోజులలో మా గ్రామములో శిబిరముపెట్టి 12 మంది వలంటీర్లను తయారుచేసినాము. గాంధీగారి దివ్యోపదేశమగు గ్రామ పరిశుభ్రతలో పనిచేస్తూ, ఉత్తమ ప్రజాసేవకులగు మా గ్రామస్థుడైన గుత్తికొండ సత్యనారాయణ తన జీవితాన్నర్పించారు. మేము ఒకే ఆదర్శములో కాంగ్రెసు జెండాపీఠ నిలిచి చేయగల్గినంత సాయము చేసినాము. మీయందు మాకు అపూర్వమైన సానుభూతి అపారమైన ప్రేమ వున్నాయి.

కాంగ్రెసు మంత్రివర్గం రాగానే యుద్ధం వల్ల కల్పించబడిన దుర్భరమైన జీవిత పరిస్థితులు చక్కబడగలవని ప్రజలాశించారు. కాని ప్రజలాశించినదానికి వ్యతిరేకం జరిగింది. జీవితావసరవస్తువుల ధరలు రోజురోజుకూ పెరిగిపోతూ యి. దొంగవ్యాపారం, లంచగొండితనం ప్రబలిపోయింది. కార్మికులపై మిల్లుయజమానులు, రైతులపై జమీందార్లు చేసే దౌర్జన్యాలకు పోలీసుల అండ దొరికింది. కార్మిక, కర్షకులు పోలీసుకాల్పు ...

ప్రజానాయకులను విడుదల చేయాలి

మదనపల్లి, మార్చి 18

ఈ నెల 11 వ తేదీన మదనపల్లిలో ప్రభుత్వ నిర్బంధ విధానాన్ని నిరసిస్తూ తాలూకా రైతుసంఘ కార్యదర్శి వి. యస్. వెంకటరమణయ్యగారి అధ్యక్షతన బహిరంగ సభ జరిగింది. సభకుముందు ఎర్రజెండాలతో ఊరేగింపు జరిగింది.

సభలో తాలూకా రైతుసంఘాధ్యక్షులు యస్. రాధాకృష్ణయ్య, పద్మనాభరెడ్డిగార్లు ఉపన్యసించారు. కాంగ్రెసు మంత్రివర్గం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక చర్యలను ఉపన్యాసకులు నిరసించారు. తర్వాత 'ప్రజారక్షణ' చట్టం రద్దుచేసి అరెస్టయిన నాయకులను వెంటనే విడుదల చేయాలని, వేరుశనగ కంట్రోలు రద్దుచేసినందున విపరీతంగా పెరిగిపోతున్న నూనెధరలను అరికట్టి పేదలకందుబాటులో ధరలు నిర్ణయించాలని సభలో తీర్మానించారు.

కర్ణాటక కమ్యూనిస్టు ప్రతినిధుల సమావేశం

హుబ్లీ, మార్చి 17

ఈ నెల 12, 13, 14 తేదీలలో హుబ్లీలో కర్ణాటక రాష్ట్ర కమ్యూనిస్టు ప్రతినిధుల సమావేశం జరిగింది.

ఐక్య కర్ణాటక ఉద్యమాన్ని వ్యతిరేకించే ...

ఏప్రియల్ 18 వ తేదీ కార్మిక, కర్షక ఉద్యమాలపైనను, కమ్యూనిస్టుపార్టీ మీదను జరిపే నిర్బంధ విధానాన్ని వ్యతిరేకించుచూ "నిర్బంధ వ్యతిరేక దినోత్సవం" జరపడానికి నిర్ణయించారు.

మైసూరు సంస్థాన ప్రజలను ప్రజాపరిపాలనకొరకు ప్రజావుద్యమముద్వారా తీవ్ర ఆందోళన చేయవలసిందిగా కోరారు.

కమ్యూనిస్టుపార్టీ తరపున 'జనశక్తి' అను వార పత్రికను ప్రచురించడానికి తీర్మానించారు.

మహేంద్ర సంఘ సమావేశం

ఒంగోలు, మార్చి 17

పట్టణ మహేంద్రసంఘ సర్వసభ్య సమావేశం 16 వ తేదీన శ్రీయుత ... కొండయ్యగారి అధ్యక్షతనుజరిగినది. ఒంగోలు డివిజన్ మహేంద్ర సంఘ అధ్యక్షులు శ్రీ పిరిగిరి వెంకటరత్నంగారుపన్యసించుచు తరతరాల నుండియు మహేంద్రులని పిలువబడినవారమయు, తరువాత కాలక్రమేణా మేద్ర, మేదరి అని ఉద్భవం మారిపోయినదని సంస్కృత పద్మంద పురాణాది గ్రంధములద్వారా రుజువుచూపించి చెప్పిరి. పట్టణ మహేంద్ర సంఘము తరపున రాష్ట్ర మహేంద్ర సంఘమునకు రూ. 60-0-0 లు విరాళముగా యిచ్చినారు.

జోహార్లు

... గుంటూరుతాలూకా కమ్యూనిస్టుకమిటీ

బస్తా 1 కి రు 10-6-0 ల ధర కూడ రైతుకు పురివద్ద యిచ్చేవీలులేదు

కవిటం సహకార సంఘంలో డైరెక్టర్ల తీర్మానాలకు కార్యదర్శి అభ్యంతరాలు

కవిటం, మార్చి 21

కవిటం ఏరియా కొమగోలు ఉత్పత్తిదార్ల సహకారసంఘం ఏర్పడి రెండు నెలలు ... తిండికి గింజలులేక బాధపడుతున్నప్పటికీ, గ్రామ ఆహార కమిటీకి చీమ కుట్టినట్లయినా లేదు. ఇంతవరకు ఆహారకమిటీ గ్రామంలో ...

... వచ్చిన రైతులందరిలోను, కక్రటరీచర్యపట్ల తీవ్రమైన అసంతృప్తి కలిగింది. అంతట సంవత్సరిక బడ్జటును ఆమోదానికి పెట్టగా జనరల్‌బాడీ చేసిన నిర్ణయాలకు విలువ లేనప్పుడు బడ్జటును మాత్రం ఆమోదించటం యెందుకు అని వాద ప్రతివాదాలు జరిగాయి. వచ్చే జూన్‌వరకు బడ్జట్ వెయ్యాలని కొందరు సూచించారు. చివరకు బడ్జట్‌పై చర్చ జరగకుండానే సమావేశం వాయిదా వేయబడింది.

ఈ సహకారసంఘాల యెడల రైతాంగం యొక్క, ప్రజల యొక్క అసంతృప్తి నానాటికి పెరుగుతున్నది.

పోదూరులో బహిరంగసభ

19—3—47 వ తేదీని శ్రీరాజుంరాజుగారి అధ్యక్షతను పోదూరులో బహిరంగసభ జరిగెను. కొమగోలు ఉత్పత్తిదార్ల సహకార సంఘ ధాన్యసేకరణ గురించి విమర్శిస్తూ పలువురు మాట్లాడిరి. అనంతరం ఈ దిగువ తీర్మానాలుఏకగ్రీవంగా ఆమోదించబడినాయి.

(1) ధాన్యానికి కనీస రేటు పురివద్ద 11-0-0 నిర్ణయించాలి (2) జీవితావసర వస్తువులనందించే హామీయివ్వనిదో ధాన్యాన్ని పైకి తీసుకుపోవడం తాత్కాలికంగా ఆపు చెయ్యాలని (3) రైతుకూలీ ప్రజా ఉద్యమాలమీద దెబ్బకొట్టి, పౌరసత్వ హక్కులను నాశనంచేసే 'ప్రజారక్షణ' చట్టాన్ని రద్దు చెయ్యాలని తీర్మానించారు.

నెలరోజులనుండి బియ్యం సప్లయిలేదు

కారుమంచి, మార్చి 21

కారుమంచి గ్రామంలో సుమారు నెల నుండి బియ్యములేవు. ఉన్న రెండు రేషను షాపులు ఖాళీగా వున్నాయి. పేదప్రజలు ...

పల్నాడు తాలూకాలో కరువు

పిడుగురాళ్ళ, మార్చి 23

ఈ సంవత్సరము మెట్టప్రాంతంలో పంటలు పూర్తిగా దెబ్బతిన్నవి. పంటల తరుణములో ప్రజలకు పనులు దొరకనందువలన, ఇతర గ్రామాలకు ప్రజలు జీవనం గడుపుకోడానికి పోయారు. వెళ్ళినవాళ్ళు ఇంతవరకు తిరిగిరాలేదు. పేదప్రజలు గింజలకు మొగమువాచి వున్నారు. రోజ వస్తూనేము డబ్బు తీసుకొని తిరుగుతున్నా ఎక్కడా గింజలు పుట్టడంలేదు. వుద్యోగస్థులు సహితము సస్తుల్తు గడుపుతున్నట్లు తెలుస్తోంది. ఆరు వారాలనుండి పిడుగురాళ్ళ ఫిర్కా రేషన్ డిపోలలో మెట్టధాన్యం అసలేలేదు. బియ్యము వారమునకు రెండు రోజులకన్నా యెక్కువ ఇవ్వడంలేదు. కొన్ని వారములలో అ బియ్యం కూడా ఇవ్వడంలేదు. ప్రజలు దొంగ వ్యాపారస్తులవద్ద, ధనిక భూస్వాములవద్ద రూపాయకు తొవ్వలు, సజ్జలు మూనెడు, వరిగెలు, కొర్రలు మూడు తవ్వలు కొడికి తెచ్చుకొని ప్రాణాలు కాపాడు కుంటున్నారు. రోగుల పథ్యానికి కూడ బియ్యం పల్లెలలో రూపాయకు తవ్వెడు యిస్తున్నారు. గింజ లున్నదనికి రైతులవద్దకు ప్రజలు కుటుంబాల సహితముపోయి, వాకిటముందు ఆర్తనాదాలు చేస్తూన్నారు, గింజలు బయటకు రావటము లేదు. ప్రభుత్వముగాని, అధికారులుగాని ఇంతవరకు ఎటువంటి బాధ్యతలు తీసుకోనటలేదు. ప్రభుత్వం వెంటనే కరువునివారణ కార్యాలకు పూనుకోకపోతే పరిస్థితి చేయిదాటిపోవచ్చు. పిల్లేరుప్రాజెక్టు, సిల్లుట్ల, ఎర్రవాగు వంతెనల నిర్మాణం, పారెస్టు బంజర్ల సాగు కరువుపనుల క్రింద చేయించాలని ప్రజలు ఆందోళన చేస్తున్నారు.

శిరువెళ్ళ తాలూకాలో ధాన్యం కొరత

యర్రగుంట, మార్చి 19

కర్నూలుజిల్లా శిరువెళ్ళ తాలూకాలో రూపాయకు పదిన్నరశేర్లున్న రు 1-8-0 కు పది బియ్యం చొప్పున దొంగమార్కెట్‌లో కొనలేక పేదలు చాలామంది పస్తులుంటున్నారు. హెచ్చుమంది ధాన్యం కొని జీవించే పేద రైతాంగం, కూలీలు తిండిగింజలకోసం పడే అవస్థలు దారుణంగా ఉన్నాయి. దొంగ వర్తకులు, భూస్వాములు వంటివంది విపరీత లాభాలు గుంజుతున్నారు. ధాన్యం కొరతతో బాటు యితర జీవితావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. గ్రామ రేషన్ డిపోలలో సరిగా గింజలు దొరకడంలేదు. ధాన్యం కొరత, వ్యవసాయ పనిముట్ల కొరత, వేరుశనగ చెక్క కొరత, గుడ్డల కొరత, ప్రతిదీ కరువే.

ఈ దుస్థితినుండి ప్రజలను కాపాడడానికి ప్రభుత్వం బయటనుండి తగినంత ధాన్యం తెప్పించడంలేదు.

ప్రభుత్వం వెంటనే కదిరి తగినంత ధాన్యం తెప్పించి రేషన్ డిపోల ద్వారా ప్రజలందరికీ సక్రమంగా అందించాలి. ఇతర జీవితావసర వస్తువులుకూడ కంట్రోలు ధరలకు ఆహారకమిటీలద్వారా పంచాలి.

ఈ తాలూకాలోని ముఖ్యమైన మరం వాళ్ళ చెరువు నిర్మాణాన్ని ప్రారంభిస్తూ ...

పారెస్టు గ్రామాల ప్రజలకు రోడ్డు సౌకర్యం కలుగజేయుటకు దాగలమర్రి—మహాదేవపురం రోడ్డునువేయుటకు ప్రారంభించి కూలీలకు పనులు కల్పించాలి.

రైతులు కూలీలు మేల్కొని కరువు పరిస్థితులనుండి బయటపడడానికి, ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయాలని శిరువెళ్ళ తాలూకా రైతుసంఘాధ్యక్షులు జి. కృష్ణమూర్తి శర్మగారు వ్రాస్తున్నారు.

గోనెగండ్ల ఫిర్కాలో ధాన్యం కొరత

గోనెగండ్ల, మార్చి 17

పత్తికొండ తాలూకా కారుమంచి, గోనెగండ్ల ఫిర్కాలలో యీ సంవత్సరం పంటలు పూర్తిగా దెబ్బ తిన్నవి. అపుడే ధాన్యం ధరలు ఆకాశాని కంటుతున్నాయి. వడ్లు 88 సద్లు రు 60—0—0 లు. జొన్నలు 100 సద్లు రు 80—0—0 లు కొర్రలు 88 సద్లు రు 42—0—0 లు అమ్ముతున్నారు. ఈ ధరలకుకూడా పలుకుబడిగలవాండ్లకు తప్ప తదితరులకు దొరకడం కష్టంగా వుంది. పేద ప్రజలు అపుడే ఆర్ధాకలితో అటమటించి పోవడం ప్రారంభమైంది. ఇక కంట్రోలు షాపులలోకూడా ఒక నెలలో 6 రోజులు ధాన్యంకూడా ఇవ్వడంలేదు. అదికూడా ప్రజలు అలవాటుపడని మొక్కజొన్నలు, అరికలు వగైరాలు యిస్తున్నారు. ఉద్యోగస్థుల వద్దకు ప్రజలు వెళ్ళి మొర పెట్టుకొంటే ఇంతకంటే చేయగలిగింది లేదంటున్నారు. పై అధికార్లు వెంటనే తగిన జాగ్రత్త వహించి రేషన్ షాపులకు ధాన్యం అందించాలని ప్రజలు ఆందోళన చేస్తున్నారు.

భూమి శిస్తు విధానం సవరించాలి

పెద్దపసుపుల, మార్చి 20

నిన్న సాయంత్రం గం॥ 3 శ్రీ సి. ఆర్. సంజీవరెడ్డిగారి అధ్యక్షత క్రింద జమ్మలమడుగుతాలూకా రైతుసంఘ జనరల్‌బాడీ సమావేశమై మాతన సంవత్సరానికి శ్రీ కె. ఓబులరెడ్డిగారి అధ్యక్షులుగాను, శ్రీ యన్. కొండయ్యగారిని ఉపాధ్యక్షులుగాను, శ్రీ బి. వి. సుబ్బయ్యగారిని ప్రధాన కార్యదర్శిగాను, శ్రీ జి. లక్ష్మన్‌గారిని సహాయ కార్యదర్శిగాను, మరి ముగ్గురు కార్యనిర్వాహక సభ్యులను ఎన్నుకున్నారు.

జమీందారీవిధానం యెట్టి నష్టపరిహారము లేకుండా రద్దుపరచాలనీ, ప్రస్తుత భూమి శిస్తు విధానం రద్దుపరచి ఆదాయాన్ని బట్టి వృద్ధిక్రమానుసారంగా శిస్తువిధించాలనీ, గండికోట ప్రాజెక్టునిర్మాణానికివెంటనే పూనుకోవాలనీ తీర్మానించారు.

ప్రజారక్షణచట్టం రద్దుచేసి అరెస్టయిన రైతుకూలీ నాయకులను వెంటనే విడుదల చేయాలని కోరారు.

బెజవాడ, మార్చి 22

ఆంధ్రరాష్ట్ర ట్రేడ్‌యూనియన్ కాంగ్రెస్ క్రింది ప్రకటన చేస్తోంది.

రాష్ట్రంలోని పోదరకార్మికుల సమ్మె పోరాటాలు, విజయాలు ఫలితంగా యిప్పుడిప్పుడే మోటారు కార్మికులుకూడా మేల్లొని సంఘాలను నిర్మించుకోవడం, అక్కడక్కడా చిన్న చిన్న సమ్మెలను నడుపుకొని విజయాలు సాధించటం ప్రారంభించారు.

కార్మికులలో పెంపొందుతున్న యీ చైతన్యాన్ని యజమానులు సహించలేక మొగ్గలో వున్నప్పుడే వారిచైతన్యాన్నీ, సంఘ నిర్మాణాన్ని నాశనం చేయటానికి పూనుకున్నారు. అన్నిజిల్లాలలోనూ, ముఖ్య ...

... లను యూనియన్ మీదిగులకు హాజరు కానివ్వకుండా అనేక నిర్బంధాలను ప్రయోగిస్తున్నారు.

ఒక వైపు యూనియన్లను నాశనంచేసేందుకు, యజమాన్లు అతినిరంకుశంగా కార్మికులపై దాడిచేస్తూ, మరియొకవైపు ప్రయాణీకులనుండి యెక్కువచార్జీలు వసూలుచేయమని డ్రైవర్లను, కండక్టర్లను బలవంతంచేస్తున్నారు. దీనిని కార్మికులు నిరాకరిస్తుంటే వారిని ...

యజమానుల దాడి నెదుర్కొండి

మోటారు కార్మికులకు రాష్ట్ర ట్రేడ్‌యూనియన్ హెచ్చరిక

క్రూరంగా హింసిస్తున్నారు, పనులలోనుండి తొలగిస్తున్నారు.

ఈవిధంగా కార్మికులను వుపయోగిస్తూ, కార్మికులను ప్రజలను ఒకేరకంగా దోపిడి చేస్తూన్నారు. తమ దోపిడిని యెదుర్కొనే విషయంలో, కార్మికులపైన ప్రజలకు ద్వేషం పుట్టేట్టు చేస్తున్నారు. ఇద్దరిమధ్యా కీచులాట కల్పించి, పుదయంమీద తాము సాగిస్తున్న ...

మోటారు కార్మికులు తమ ఐక్యతాబలం ద్వారా యజమాన్ల నిరంకుశత్వాన్ని, అక్రమ చర్యలను ధైర్యంగా యెదుర్కొంటూ తమ కనీస ప్రాథమిక హక్కులను యజమానులు నాశనంచేయకుండా కాపాడుకోవాలి. తమలో ఐక్యతను పెంపుచేసుకొని, తమ సంఘాలను బలీయ మొనర్చుకోవాలి. మోటారు కార్మికుల హక్కులను, వాటికొరకు సాగించు పోరాటాలను సర్వవిధాలా ఆంధ్రరాష్ట్ర ట్రేడ్ యూనియన్ కాంగ్రెసు బలపరుస్తుంది.

జిల్లా జడ్జీ తీర్పుకు తృణీకారం

మోటారు కార్మికుల కరువుభత్యం విషయమై

కనిగిరి, మార్చి 15

కనిగిరి డివిజన్ మోటారు లేబర్ యూనియన్ కార్యదర్శి, రావూరి సుబ్బారాయుడు గారిలా ప్రకటిస్తున్నారు:

తమ కష్టాలను పోగొట్టు కొనేందుకు 1945 సంవత్సరంనుండి మోటారుకార్మికులు యూనియన్ నిర్మించుకున్నారు. తమ యూనియన్ బలం ద్వారా, తమ జీతాలను కొద్దిగా ఎక్కువచేసుకో గలిగారు. కాని, ధరలు అనేకరెట్లు పెరిగినా ట్రేడ్ యూనియన్ హక్కులయిన అధికధరల అలవెన్సు, జీతాలు, హాస్‌లు, డ్రెస్సులు మొదలైనవి ఎన్ని సార్లు అడిగినప్పటికీ, మోటారుయజమానులు యివ్వలేదు. చివరకు నెల్లూరు జిల్లాలోని మోటారు యూనియన్లన్నీ, 1946 జూన్‌లో సమ్మెనోటీసు యిచ్చాయి. కార్మికమంత్రి గిరిగారు, మధ్యవర్తిద్వారా కోర్కెలను విచారిస్తామని హామీ యిచ్చినందున, సమ్మె నోటీసు విరమింపబడింది.

అడ్జుడికేటరుగా నియమింపబడిన జిల్లా జడ్జిగారు, 1946 ఆగస్టు నుండి డ్రైవర్లు, క్లీనర్లు, స్టాఫ్‌కు నెల 15 రు 16 లు చొప్పున, పెద్ద వర్కర్లకు నెల 15 రు 12-8-0 చొప్పున కరువుభత్యం యివ్వాలని తీర్పు చెప్పారు. ఆ తీర్పుప్రకారం బి. యస్. సర్వీసువారు మాత్రం అమలుజరిపారు. అల్లయిడ్ బస్ కంపెనీ మానేజింగ్ డైరెక్టర్లు కరువుభత్యం అడిగితే, పనిమండి తొలగిస్తామంటున్నారు. కొందరిని పనిమండి తొలగించారుకూడా. ఈ విషయం లేబర్ కమీషనర్ ఆఫీసరుకు యెన్నిసార్లు చెప్పినా ఫలితంలేకుండా యున్నాం. ఈశోగా యజమాన్లు కొందరు కార్మికులకు లంచాలిచ్చి, చీలికలు కలిగిస్తున్నారు. ఈ పరిస్థితి జిల్లా కలెక్టరుకు తెలియజేయబడింది. కరువుభత్యం యివ్వాలంటూ జిల్లాజడ్జీ తీర్పుయిచ్చి, 9 మాసములయింది. కాని, అల్లయిడ్ బస్‌కంపెనీ తృణీకరిస్తోంది. కాంగ్రెసు మంత్రులపాలనలో యిటువంటి అన్యాయాలు జరగడం శోచనీయం. వెంటనే కాంగ్రెసు మంత్రులు యీ విషయమై శ్రద్ధతీసుకోంటారని ఆశిస్తున్నాము.

బస్ కార్మికుల సమ్మె తీర్మానం

తాడేపల్లిగూడెం, మార్చి 21

... బస్ స్టాండింగులో తాలూకా కాంగ్రెసు నాయకుడు కసిలింగోగి ...

... రావుగారి అధ్యక్షతన ... యూనియన్ అధ్యక్షులు ... సాహెబ్‌గారు, ప్రముఖ కాంగ్రెసు ... కటకర్తి కృష్ణమూర్తి, ... గొట్టుముక్కల సూరపరాజు, ... గారలు ఉపన్యసించారు.

... ఈ శివసంఘం 21-3-47 ... సమావేశమై యజమానులు చేస్తున్న ... యాలను గూర్చి సామరస్యంతో ... రించుకొనుటకు, ఇంతవరకు ... ప్రయత్నాలు విఫలమైనందున ... ముగా సమ్మె చేయుటకు తీర్మానించారు.

పందలపాక మిల్లు యజమాని భంగపాటు

కార్మికులను పనిలో చేర్చుకోవాలని తీర్పు

పందలపాక, మార్చి 17

పందలపాక మూజుమిల్లుకార్మికులు ... సమ్మెచేయ బోతున్నారని, ... యజమానులు 1946 జూలైలో 18 మంది యూనియన్ ముఖ్యులను తొలగించారు. జిల్లా కలెక్టరు కలుగ జేసుకొన్నా ... ఎట్టిషరతూలేక అందర్నీ పనిలో పెట్టుకోవాలని తీర్పు యిచ్చారు.

ప్రభుత్వం ఎడ్జుడికేటరునియమించగానే సమ్మె ముగిసింది. అక్టోబరులో కార్మికులు పనిలో ప్రవేశించారు. ప్రవేశించగానే ... సాక్ష్యాలు యిస్తారని, 6 గురు ముఖ్యులను తొలగించారు. ఎడ్జుడికేటరు తీర్పులో ఒక్క కరువుభత్యంపై మాత్రము నిర్ణయం జరిగినది కాని, తొలగించిన కార్మికముఖ్యుల విషయం గాని, కష్టిన వేతనాలు, శలవుల విషయం ఏమీ తీసుకోవిరాలేదు.

పైమిల్లుయజమాని ఎడ్జుడికేటరు ఎవరైనా కాని, కోర్టుఆవ్ ఎంక్వైరీ తాత్కాలిక సహాయం గాని అమలుజరపక కాలయాపన చేయుచున్నాడు, 14 మంది కార్మిక ముఖ్యులను తొలగించారు. వీరిలో కొద్దిలో సాక్ష్యమిచ్చిన వారు ...

పరపీడన పోవాలన నెహ్రూ

(మొదటి పేజీ తరువాయి)

స్వతంత్ర పోరాటానికి ఈ సభ ప్రోత్సాహకరం కావాలి

ఇండొనీషియా ప్రతినిధి డాక్టర్ అబూ హనీఫా ఇలా ఉపన్యసించారు :

"ఇండొనీషియన్లు విదేశసలహాదారులు లేకుండా ఈ సభలో పాల్గొనడానికి ఇదే మొదటిసారి. మేమిందులో పాల్గొనడం మా స్వతంత్ర పోరాటదశను సూచిస్తున్నది. ఇండొనీషియా ప్రజలను ఇతరులతో కలవనీ కుండాచేయడం అసాధ్యమన్న విషయానికిది నిదర్శనం.

"మేము స్వతంత్రులమైతే ఉన్నప్పుడే ప్రపంచ శాంతికై సహిచేయగలం. వందల కొలది సంవత్సరాలుగా విదేశీయులు మా దేశానికి వస్తున్నారు. భారతీయులలాంటి వారు సదుద్దేశంతో వచ్చారు. డచ్చి, జపాన్ వారు మోసం చేయాలని వచ్చారు. మాదేశ సంపదనంత టిని వారు దోచుకున్నారు.

"మేము శాంతిని అభిలషించేవారం. మా స్వతంత్రాన్ని గుర్తిస్తే డచ్చివారితోకూడ శాంతికి సిద్ధపడుతున్నాము.

"ఈ సమావేశం ఆశియాప్రజల ఆర్థిక రాజకీయ స్వతంత్ర పోరాటానికి ప్రోత్సాహం కాగలదని ఆశిస్తున్నాము."

సుల్తాన్ షారీర్ సందేశం

తర్వాత ఈ ప్రతినిధి ఇండొనీషియన్ రిపబ్లిక్ ప్రధాని డాక్టరు సుల్తాన్ షరీర్ పంపిన ఈ క్రింది సందేశాన్ని చదివారు."

"ఈ సమావేశ ఉద్దేశాలను ఇండొనీషియా ప్రభుత్వమూ, ప్రజలూ బల పరుస్తున్నారు. ఆసియా ప్రజల ఐక్యతా నిర్మాణానికి ఈ సభ తోడ్పడుతుందని ఆశిస్తున్నాము. మన దేశాలన్నీ యుద్ధసమయంలో బాగ దెబ్బతిన్నవి. ఇప్పుడు పునర్నిర్మాణ సమస్య అత్యవసరమైనది. ఈ సమస్యలపై ఆసియా ప్రతినిధులందరూ కలిసి చర్చించు కోవడం ఉపయోగకారి కాగలదు."

ఆసియా నిదురమేల్కొవాలి

ఇరాన్ ప్రతినిధి డాక్టర్ గులాంహుసేన్ సాదిగి ఇలా ఉపన్యసించారు :

"ప్రాచీన మహాసంస్థలో మన దేశాలు అవసరానుగా ఉండేవి. స్వదేశ సౌఖ్యం కోసమేకాక ఆసియా అంతటి సౌఖ్యంకోసం మనం పనిచెయ్యాలి. ఆధునిక విజ్ఞానం ప్రబలిన ఈరోజుల్లో మనమందరం కలిసి చర్చించుకోవాలి. మన ఉద్యమాభివృద్ధి స్వతంత్ర సమస్యలను పరిశీలించుకోవాలి.

"ఆసియా మేల్కొనవలసిన సమయం వచ్చింది. జాతి మత కుల వివాదం లేకుండా ప్రతి వాడుడూ విజ్ఞాన దీపికను వెలిగించాలి. సర్వమానవ సౌఖ్యంకోసం పనిచెయ్యాలి."

పట్టిమాటలకిది సమయంకాదు

వీట్నాం ప్రతినిధి మాడుకాడుదోవ్ ఇలా అన్నారు :

"మా స్వతంత్రపోరాటానికి సాను భూతి చూపినవారందరికీ అభినందిస్తున్నాము. మా పోరాటమింకా ముగియలేదు. కాబట్టి పట్టిమాటలకిది సమయం కాదు. ఇది పోరాటానికి సమయం. ఈ మహాసభలో ఐక్యత చేకూరింది. మనం కలిసి పోరాటం సాగింతాము."

పాలస్తీనా వివాదం

పాలస్తీనా యూదుప్రతినిధి మాట్లాడుతూ యూదుల దురవస్థను గూర్చి చెప్పి తమకు మాతృభూమి కావాలని, 1880 ఏండ్లక్రిందట తమ్ము పాలస్తీనా నుండి తరిమివేశారని చెప్పాడు.

తర్వాత ఈ మాటలకు కరీమాసయ్యాద్ (ఈజిప్టు) సమాధానం చెప్పింది. యూదులు, అరబ్బులు కలిసివుండరాదనేవరికీ అభ్యంతరం లేదన్నీ, యూదుసియన్ యూదులు బ్రిటిష్ రక్షణతో వచ్చి ప్రత్యేక రాజ్యం కావాలంటే అరబ్బులు అంగీకరించరని చెప్పింది.

ఇందుకు తిరిగి సమాధాన మివ్వాలని యూదు ప్రతినిధి అనగా అధ్యక్షురాలుగా ఉన్న నాయుడు అనుమతించలేదు. యూదు ప్రతినిధి సభనుండి వెళ్ళిపోయాడుగాని తిరిగి డాక్టర్ భట్నగర్ అయనను సభలోనికి తీసుకొని వచ్చాడు.

పండిత నెహ్రూ తుదిపన్యాసం

న్యూఢిల్లీ, మార్చి 24

పండిత నెహ్రూ ప్రాథమిక సమావేశాన్ని ముగిస్తూ ఇలా అన్నారు :

"మనలో మన తెన్ని వేష, భాషా విభేదా లున్నా ఆసియా ఖండంలోని ఐక్యతను ఈ రెండు రోజుల్లో మనం గ్రహించాము. మన సౌఖ్య స్వతంత్రాలు ఇతర దేశ వినాశంపై ఆధారపడవు. అందరికీ స్వతంత్ర మున్నపుడే శాంతి ఏర్పడుతుంది.

"ఇతరులను పీడించి సౌభాగ్యం సాధింతా మని ఏ దేశంకాని ఇకమీద తలంచ వీలు లేదు. పలస దేశాలను పీడించి యూరోపు దేశాలు సౌభాగ్యవంతమయ్యాయి. ఇక ఆ పీడన కొనసాగదు. పీడన అవసరం లేకనే అభివృద్ధికి శాస్త్రీయ విజ్ఞానం అవ కాశం కల్పిస్తున్నది.

"వలస విధానాన్ని మానక తప్పదు. ఒక దేశాన్ని అణచి మరొక దేశంపైకి రావా లనుకోకుండా, అందరూ అందరి అభివృద్ధికి పనిచెయ్యాలి. ఆర్థిక రాజకీయ సామ్రాజ్య తత్వమింక సాగదు.

ఆర్థికదాస్యం పోవాలి

"చాలా దేశాలు స్వతంత్రంగా ఉన్నా మంటున్నవి. కాని అవి విదేశ పెట్టుబడిదారుల కోరలలో చిక్కుకొనే ఉన్నవి పరస్పరం ఆర్థికంగా ఆధారపడక తప్పదు. కాని ఆర్థిక పీడన మాత్రం ప్రత్యక్షంగాగాని, పరోక్షంగా గాని సాగరాదు. అది ప్రమాదకరమైనది; అందువల్ల వానా రాదు, తగాదాలు రాక తప్పవు. ఈసమస్యలన్నిటిని మీరు చర్చించి దారి చూపాలి."

తర్వాత పాలస్తీనా ప్రతినిధుల వివాదును గూర్చి చెప్పి, అంతరంగిక వివాదాలను చర్చించరాదన్నారు "వివిధ కారణాలవల్ల పాలస్తీన అరబ్ దేశమని, అరబ్బుల అంగీ కారంలేనిది ఆ దేశంగూర్చి ఏ నిర్ణయమూ చేయరాదని భారతీయులు భావిస్తున్నారు" అన్నాడు. పాలస్తీనాలో మూడోవారి పెత్తనం పోతే ఏదో సమాధానం కుదురుతుందని, యూదులు అరబ్బులు పరస్పరసహకారంతో ఈ సమస్యను పరిష్కరించుకోవాలని నెహ్రూ ముగించాడు.

స్వతంత్ర పోరాటంలో మనం సహచరులం

వీట్నామ్ విద్యార్థుల సందేశం

న్యూఢిల్లీ, మార్చి 20

వీట్నాం ప్రతినిధి మా-తూచే ద్వారా వీట్నాం విద్యార్థులు భారతీయవిద్యార్థిలోకానికి ఈ సందేశం పంపించారు :

"వీట్నాం ప్రజలరక్షణకై ప్రాణత్యాగం చేసిన భారతీయ విద్యార్థులకు మా జోహార్లు. ప్రజాభివృద్ధికై సాగిస్తున్న ఈ పోరాటంలో వీట్నాం-భారతీయ విద్యార్థులు సహచరులు."

బ్రిటిష్ సైనికులు వెంటనే వెళ్ళిపోవాలి

సిలోన్ కమ్యూనిస్టుపార్టీ హెచ్చరిక

కొలంబో, మార్చి 22

సిలోన్ కమ్యూనిస్టుపార్టీ రాబోయే సిలోన్ ఎన్నికలలో "బ్రిటిష్‌వారి సైనికాధికారము, రాజకీయాధికారం వెంటనే తొలగాలి" అనే నినాదంతో పాల్గొంటున్నారు. ఇంతవరకు 10 స్థానాలలో వారి అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. భారతీయులకు పౌరసత్వపు హక్కులు, ఓటు హక్కులు కోరుతూ పని చేస్తున్న సిలోన్ ఇండియన్ కాంగ్రెస్ అభ్యర్థులను కమ్యూనిస్టులు బలపరుస్తారు. భారత కార్మికులులేని నియోజక వర్గాలలో 'యునైటెడ్ సోషలిస్టు' పార్టీని బలపరుస్తారు.

శరణాగతరక్షణ నేర్పింది ఖురానే

రౌడీలకు ముస్లింస్త్రీ సమాధానం

లాహోరు, మార్చి 24

పంజాబు నుండి వినవస్తున్న దారుణ హింసాకాండమధ్య, మానవత్వం చిహ్నాలు పూర్తిగా మాసిపోలేదనిపించే ఘట్టాలు అప్పుడప్పుడే బయటిప్రపంచానికి తెలియవస్తూ న్నాయి. ఈదిగువఘట్టం అలాంటి వాటిలో ఒకటి.

ముల్తాన్‌లో కల్లోలాలు ప్రారంభమైన వెంటనే ఏ గృహస్థు హిందువులు ఒక ముస్లిం స్నేహితునింటిలో దాగారు. అవార్త కిర్దా క్రిద్దిగా విని జనం అయింటిపై దాడిచేసి హిందువులను, పప్పచెప్పమన్నారు. యజ మాని తనయింట్లో ఎవ్వరూలేరనగా వారు సోదాచేస్తామన్నారు. తన యింట్లో కోడళ్లు, బాతుకు ఘోషా అనుసరిస్తారు గనుక వెతకడానికి వీలులేదని అయన అడ్డ గించారు. మరల మూక అయనను తన యింట్లో హిందువులులేరని ప్రమాణం చేస్తావా అని అడిగారు. వెంటనే ఆ ముస్లిం వృద్ధునిభార్య 60 ఏళ్ళ ముదుసలి ఖురాన్ తెచ్చి మగనిచేత వుంచింది. అయన ప్రమా ణముచేసాడు. మూకలు వెళ్ళిపోయారు. తర్వాత ఆ హిందువులను సురక్షితస్థానానికి దాటించారు. ఆ వార్తవిని ముస్లింమతావేశ పరులు ఆ వృద్ధస్త్రీని ముదలకించి ఖురాన్ తోడుపెట్టి అబద్ధం అడి మహాపాపంచేశానని గంతులువేశాడు. దానికి అమె సమాధానం ఒక్కటే— "శరణాగతులకు రక్షణ యివ్వా లనే విషయం వారు నేర్పినది ఖురానే."

అట్టే అల్లర్లులేవు

మార్చి 23న 'పాకిస్తాన్ దినోత్సవాలు', 'ప. జాబ్ దినోత్సవాలు' సౌమ్యంగా గడిచి పోయినాయనీ, అల్లర్లు జరగలేదనీ పంజాబు ప్రభుత్వం ప్రకటించింది.

పెషావర్, రావల్పిండి మొదలగు ప్రాం తాలనుండి వచ్చిన శరణార్థుల గాధలు ప్రజ లను ఆవేశపరుస్తున్నాయనీ, ప్రభుత్వం జాగ్రత్తలోనే వున్నదనీ ఆ ప్రకటన తెలుపు తూంది.

తిరిగి కొట్లాటలు

గుర్గాం వ జిల్లాలోని హోడల్ గ్రామంలో 23 వ తేదీన మరల కల్లోలాలు చెలరేగాయి. ఫలితంగా 8 గురు చనిపోయారు. సాయుధ పోలీసులను, మిలిటరీని ఆ జిల్లాకు పంపు తున్నారు. గుర్గావ్ విశేషంగా కల్లోలాలకు పాల్పడ్డ జిల్లాలలో ఒకటి.

తారాపూర్ అనే గ్రామంలో దుండగీళ్ళ చేతుల్లో 21 మంది మరణించారు. 160 ఇళ్లు గల ఆగ్రామంలో 140 భస్మంచేయబడ్డాయి.

ఢిల్లీలో 144 సెక్షను, కర్ఫ్యూ

ఢిల్లీలో సాయంకాలం 8 మొదలు ఉదయం 7 గంటలవరకు కర్ఫ్యూ ఒక వారం వరకు అమలుజరుపుతారు.

ఏ ప్రదేశంలోనూ, 5 గురికి మించి సమా వేశం కాకూడదని 14 రోజులవరకు సెక్షను 144 ప్రకటించారు.

కాంగ్రెసు నిబంధనల్లో కొత్త మార్పులు

ఉపసంఘం-వారి సూచనలు

లక్నో, మార్చి 22

కాంగ్రెసు నిబంధనల నిర్ణయించే సంఘం రెండు రోజులు లక్నోలో సమావేశమై ఈ దిగువ సూచనలను ఇచ్చింది. ఈసూచన లలో చాలవరకు ఏకగ్రీవంగానే నిర్ణయించ బడినాయి.

సూచనలు

కాంగ్రెసు ఎన్నికలు, కాంగ్రెసు సమా వేశము ఇప్పుడు జరుగుతున్నట్లు ఏటాదికొక మాటుగాక మూడేళ్ళకొకమారు జరగాలి.

వర్కింగు కమిటీలో ఇప్పటివున్నట్లుగా 15 గురు గాక 21 మంది సభ్యులుండాలి.

కాంగ్రెస్ పేరును తొలగించి, కేవలం కాంగ్రెస్‌సభ్యులకు మాత్రమే ప్రవేశంవుండే పార్టీలను కాంగ్రెసు సభ్యులు ఏర్పరచ కూడదు.

జాతీయతకు విరుద్ధంగా వ్యవహరిస్తూం దనిగాని, కాంగ్రెసు ఆశయాలకు విరుద్ధమైన చర్యలు చేస్తూందనిగాని, కాంగ్రెస్ కార్యవర్గం అభిప్రాయపడే పార్టీలలో సభ్యులుగా వున్న వారు కాంగ్రెసులో ఏ పదవికీ ఎన్నుకోబడ తగరు.

మూడు తరహాల సభ్యులు

కాంగ్రెసు సభ్యులు మూడు తరహాలు.

(1) సాధారణ సభ్యులు మూడేళ్ళకు కలిపి ఒకరూపాయ సభ్యత్వం ఇచ్చి కాంగ్రెస్ ప్రణాళికపై సంతకంపెట్టాలి. ప్రాథమిక కాంగ్రెస్ కమిటీలను ఎన్నుకొనే టందుకు మాత్రమే వీరికి హక్కు.

(2) ప్రత్యేకార్హులు: సాధారణసభ్యులై వుండాలి. ఖద్దరుధారి కావాలి. అస్పృశ్యతను పాటించరాదు. విదేశ వస్త్ర వ్యాపారియై వుండకూడదు. త్రాగుడు, నల్ల మందు దుకాణాలు కలిగి వుండకూడదు. త్రాగుబోతు కాకూడదు.

(3) కాంగ్రెస్ సేవకులు: మొదటి ఇద్దరి అర్హతలు కలిగివుండాలి. పైగా వారా నికి నాల్గుగంటలు కాంగ్రెసు కార్యక్రమా నికి, ముఖ్యంగా నిర్మాణ కార్యక్రమానికి వినియోగించాలి. శాసనసభ్యులు ఈతరహాకు చెందాలి.

లక్షమంది ప్రజలుకలిగి, 500 మంది సాధారణసభ్యులు, ప్రత్యేకార్హతగలసభ్యులు వున్న నియోజకవర్గంనుండి ఒక్కొక్క ప్రతినిధి కాంగ్రెస్‌కు ఎన్నుకోబడాలి నియోజకవర్గమూ 5 లక్షలు మించిన ప్రజలుకలదై వుండరాదు.

అఖిలభారత ప్రజాసంఘాలు కాంగ్రెసుకు శాఖగా పని చెయ్యాలి. ఎ. ఐ. సి. సి. కి 30 మంది ప్రతినిధులను పంపవచ్చును. వారుతామున్న ప్రాంతాలలోని రాష్ట్రకాంగ్రెస్ కమిటీలలో సభ్యులుగా వుంటారు.

వర్కింగ్ కమిటీ, ఎ. ఐ. సి. సి. ల కార్యక్రమం హిందూస్తానీలో జరపాలి. హిందూస్తానీ, నాగరీ, పర్షియన్ లిపులలో గ్రంధస్థం చేయాలి.

కాంగ్రెసు ఆశయాల మార్పుదలను గూర్చిన సమస్య వచ్చింది కాని, అది యిప్పుడు చేయడం వుచితం కాదని వదిలి పెట్టారట.

గ్రీసు టర్కీల్లో జోక్యం ఇండియాకు కూడా శ్రేయస్కరమట

అమెరికా దురాక్రమణతత్వాన్ని సమర్థిస్తూ ఆకిసన్ వింతవాదన

వాషింగ్టన్, మార్చి 24

అమెరికా శాసనసభ విదేశవ్యవహార ఉపసంఘం ఎదుట ట్రూమన్ ప్రతిపాదనపై ప్రశ్నోత్తరాలింకా సాగుతున్నాయి. విదే శాంగసహాయకార్యదర్శి ఆకిసన్. ప్రభుత్వ వైఖరిని మరికొంత వివరించాడు. అమెరికా సామ్రాజ్యవాదుల దృష్టి ఇండియాపై ఉన్న దన్న విషయాన్ని బయటపెట్టాడు.

గ్రీసు, టర్కీలు చాల కీలకస్థానాల్లో ఉన్నాయి ఆదేశాల్లోని ప్రస్తుత ప్రజాతంత్ర ప్రభుత్వాలు కూలిపోతే కమ్యూనిస్టు ప్రభుత్వా లేర్పడతాయనీ; అలా జరిగితే ఇండియా, బర్మా, చైనా, అఫ్ఘనిస్థాన్, సౌది అరేబియా, పాలస్తీనా, ఇరాక్, ఇరాన్ మొదలైన దేశాలన్నిటిలోను దుష్ఫలితాలు తప్పవనీ బెదరించాడు.

"ఇండియా చాల క్లిష్టపరిస్థితుల్లో ఉంది. స్వతంత్రరాజ్యంగా రూపొందుతూన్న దేశాల్లో అదొకటి. గ్రీసు, టర్కీల్లో ఇప్పటి ప్రభు త్వాలు కూలిపోతే ఇండియా అంతరంగిక పరిస్థితులలో మరింత కల్లోలం రాకతప్పదు."

కొరియాపట్ల అమెరికా వైఖరి

దక్షిణ కొరియాలోకూడా అమెరికా తగిన చర్య తీసుకోవలసి ఉంటుంది అని ఆకిసన్ అన్నాడు కొరియాను అయిదేళ్ళు అమెరికా, సోవియటు సంయుక్త ధర్మకర్తృత్వంకింద ఉండాలనీ. ధర్మకర్తృత్వ పరిపాలనకాలంలో అక్కడ ప్రజాతంత్ర పునర్నిర్మాణానికి, చివరకు స్వతంత్ర ప్రజా ప్రభుత్వ స్థాపనకూ కృషిచేయాలనీ లోగడ మాస్కో సమావేశంలో అగ్రరాజ్యాలు నిర్ణయించాయి. అమెరికా ఆ నిర్ణయాన్ని కాలదన్న [illegible] యించింది.

కొరియాపట్ల అమెరికా వైఖరిని [illegible] ఇలా వివరించాడు :

"సంయుక్త ధర్మకర్తృత్వం [illegible] జరిగిన అగ్రరాజ్య నిర్ణయాలను [illegible] కించనివారికే కొరియా ప్రభుత్వ [illegible] స్థానం ఉండాలి అని సోవియటు అధికా[illegible] పట్టు పట్టుతున్నారు. అలా చేస్తే [illegible] కారాలు కమ్యూనిస్టులకే అప్పగించవ[illegible] వస్తుంది. అమెరికా దాని కంగీకరించ[illegible] లేదు. అన్ని రకాలవారికి ప్రభుత్వ[illegible] స్థానం ఉండాలంటున్నాం."

గెరిల్లాలపై యుద్ధానికి మద్దతు

గ్రీసుకు అమెరికా 30 కోట్ల డాలర్లు సహాయంచేయదలచుకుందని విలియంక్లేటన్ వివరించాడు. దీనిలో సగం గ్రీకు గెరిల్లాలపై యుద్ధాన్ని జయప్రదంగా సాగించడానికి కావలసిన ఆయుధసప్లయిలకు ఖర్చుపెట్ట బడుతుందని స్పష్టంగా చెప్పారు. మిగతాది వ్యావసాయికపారిశ్రామికపునర్నిర్మాణానికట.

మిత్రరాజ్య సమితికి తెలుప నక్కరలేదట

అమెరికా తలపెట్టినట్లు ఒక దేశానికి మరొకదేశం సహాయం చేయాలను కుంటే ముందుగా మిత్రరాజ్యసమితికి తెలుప నక్కరలేదు అని ఆకిసన్ ఒక ప్రశ్నకు జవాబుచెప్పాడు.

గ్రీసు, టర్కీలాంటి పరిస్థితులు ఇతర దేశాల్లోకూడా ఏర్పడితే ఇలాంటి చర్యతీసుకో డానికి ప్రయత్నిస్తాము. అని మరొకప్రశ్నకు జవాబు చెప్పాడు.

బాధ్యతఅంతా రష్యాపై వేయడానికి పన్నాగం

తన దురాక్రమణ విధానాన్ని సమర్థించు కోడానికి అమెరికా ప్రభుత్వం యదార్థపరిస్థి తుల రహస్య రిపోర్టులంటూ కొన్ని పత్రా లను సన్న విదేశ వ్యవహార ఉపసంఘం ఎదుటపెట్టింది.

గ్రీసు, టర్కీలపై రష్యా విపరీతమైన ఒత్తిడి తెస్తున్నట్లూ, ఆరెండు దేశాల్లోను కమ్యూనిస్టు ప్రభుత్వాలను స్థాపించడానికి ఒక పెద్దకుట్ర జరుగుతున్నట్లూ ఈరిపోర్టులు కథలల్లాయి. పోలెండు రష్యాచేతిలో కీలు బొమ్మగా పనిచేస్తూందని ఇవి అసత్యంగా పేర్కొన్నాయి.

తన దురాక్రమణ యుద్ధాలకు తొలిపలు కుగా హిట్లరుచేసిన ప్రకటనలను ఇవి గుర్తుకు తెస్తున్నాయి.

స్పెయిన్ కమ్యూనిస్టు పార్టీ మహాసభ

పారిస్, మార్చి 20

స్పెయిన్ కమ్యూనిస్టుపార్టీ సమావేశం ఈవేళ పారిస్‌లో జరిగింది. ఫ్రాన్సు, ఇంగ్లండు, ఇటలీ, హంగరీ, నార్వే, చైనా మొదలైన అనేక దేశాలనుండి సౌహార్ద ప్రతి నిధులు వచ్చారు. మొత్తం అయిదువందల మంది సమావేశంలో పాల్గొన్నారు.

ఉదయం సమావేశంలో ఎవరిక్ లిస్టార్ అనే ప్రతినిధి గాలీసియా రాష్ట్రంలో సాగు తూన్న ఫ్రాంకో వ్యతిరేక గెరిల్లాపోరాటాన్ని ఉత్తేజకరంగా వర్ణించారు. ఆ గెరిల్లాలు ప్రవాసంలోఉన్న రిపబ్లిక్ ప్రభుత్వాన్ని బల పరుస్తున్నారన్నాడు.

సాయంత్రం జరిగిన సమావేశంలో స్పెయిన్ మహిళాసంఘ కార్యదర్శి ఐరీన్ ఫాల్కన్, స్పెయిన్ మహిళలు సాగిస్తున్న ఫాసిస్టువ్యతిరేక పోరాటాన్ని వివరించింది.

Edited, Printed & Published by Katragadda Rajagopala Rao at the Prajasakti Press, Moghalrajapuram, Bezwada.

END OF ISSUE